
సాక్షి కరీంనగర్

బుధవారం | 5 | ఏప్రిల్ | 2023



విత్తన ప్యాకెట్లపై క్యూఆర్..

పంట బాగా పండాలన్నా.. నామమాత్రంగా మిగలాలన్నా విత్తన నాణ్యతే ముఖ్యం. విత్తన దశలోనే మోసాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. - 8లో▸



జై శ్రీరామ్.. జై హనుమాన్..

కొండగట్టు అంజన్న సన్నిధిలో హనుమాన్ చిన్న జయంతి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు 30 వేల మంది దీక్షా స్వాములు వచ్చారు. - 10లో▸

వాతావరణం

గరిష్ఠం/కనిష్ఠం 33.0/27.0

ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోతగా ఉంటుంది. ఎండ తీవ్రత పెరుగుతుంది.

రంజాన్ వేళలు

కాలం నువ్వు కలిసే వ్యక్తులను, హృదయం నువ్వు కోరే వ్యక్తులను, నీ ప్రవర్తన నీతో ఉండే వారిని నిర్ణయిస్తుంది.
- మహ్మద్ ప్రవక్త

ఇఫ్తార్	సహర్
బుధ 6:33	గురు 4:41

న్యూస్‌రీల్

ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య



చిగురుమామిడి(హుస్నాబాద్): కార్పొరేట్ కంటే ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యాభ్యాసం కొనసాగుతుందని డీఈవో జనార్ధన్‌రావు అన్నారు. మంగళవారం మండలంలోని కొండాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. ఆటపాటలతో పాటు చదువు కొనసాగిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభాపాటవాలను వెలికితీయవచ్చన్నారు. ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కిషన్‌నాయక్ అధ్యక్షత వహించగా సర్పంచ్ పెద్దపల్లి భవానిఅరుణ్‌కుమార్, జెడ్పీటీసీ గీకురు రవీందర్, ప్యాక్స్ చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి, ఎంపీడీఓ నర్సయ్య, వైఎస్ ఎంపీపీ రాజిరెడ్డి, ఎస్సై సామల రాజేశ్, ఎంపీటీసీ రమేశ్, విద్యాకమిటీ చైర్మన్ మార్క రాజు, ఉపాధ్యాయులు దుబ్బాక బాల్‌రెడ్డి, స్వరూప, సునీత, కల్యాణి తదితరులు పాల్గొన్నారు. కాగా కమేడియన్ సదానందం చేసిన హాస్యవల్లరి సభికులను అలరించింది. ఈ సందర్భంగా అతడిని ఘనంగా సన్మానించారు.

ఘనంగా అశ్వవాహనసేవ



ఇల్లందకుంట: ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అశ్వవాహన సేవ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు శేషం రామాచార్యులు, శేషం వంశీధరచార్యులు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అశ్వవాహనంపై స్వామివారు ఆసీనులయ్యారు. మాడవీధుల గుండా ఊరేగించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఇన్‌చార్జి ఈవో ఉడుత వెంకన్న పాల్గొన్నారు.

విద్యుత్ ఉద్యోగులకు ఉచిత కంటి పరీక్షలు



కొత్తపల్లి(కరీంనగర్): టీఎస్ఎన్‌పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ కార్యాలయంలో ఉద్యోగులకు మంగళవారం ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎస్ఈ వడ్లకొండ గంగాధర్ ప్రారంభించారు. 92 మంది ఉద్యోగులకు శరత్ మాక్స్ విజన్ ఐ ఆసుపత్రి ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించారు. డీఈటీ విజయేందర్‌రెడ్డి, డీఈలు జె.రాజం, ఎస్.లక్ష్మారెడ్డి, సిఓ చంద్రయ్య, ఈఎల్‌పీ రాజు, ఉద్యోగులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

రెండో రోజు ప్రశాంతంగా పరీక్షలు

కరీంనగర్: పదో తరగతి హిందీ పరీక్ష మంగళవారం ప్రశాంతంగా ముగిసిందని డీఈవో సీహెచ్ జనార్దన్‌రావు తెలిపారు. జిల్లాలో రెగ్యులర్ విద్యార్థులు 12,093 మందికి 12,072 మంది హాజరుకాగా 21 మంది గైర్హాజరయ్యారు. ప్రైవేట్ విద్యార్థులు నలుగురికి ముగ్గురు హాజరయ్యారు. ఐదు ప్రత్యేక తనిఖీ బృందాలు 25 పరీక్ష కేంద్రాలను సందర్శించినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ రెండు పరీక్ష కేంద్రాలను, అసిస్టెంట్ కమిషనర్ ప్రభుత్వ పరీక్షల విభాగం ఒక కేంద్రాన్ని, డీఈవో నాలుగు, ఇతర అధికారులు నాలుగు కేంద్రాలను మొత్తం 36 సెంటర్లను సందర్శించినట్లు పేర్కొన్నారు.

తాగి నడిపితే జైలుకే..

- కమిషనరేట్ పరిధిలో నిత్యం డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలు
- అయినా తీరు మార్చుకోని మందుబాబులు
- పలుమార్లు పట్టుబడిన వారికి జైలు, జరిమానా
- డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు పోలీసుల సిఫారసు

'గన్నేరువరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మద్యం తాగి వాహనం నడిపి పలుమార్లు పట్టుబడ్డాడు. కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు అతడిని కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి మూడు రోజుల జైలు, రూ.1000 జరిమానా విధించారు'.

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలానికి చెందిన ఓ వ్యక్తి మద్యంతాగి వాహనం నడిపి పలుమార్లు పట్టుబడ్డాడు. కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు అతడిని కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి అతనికి ఐదు రోజుల జైలు, రూ.2000 జరిమానా విధించారు. ఇలా మద్యం తాగి వాహనాలు నడుపుతూ పలుమార్లు పట్టుబడితే జైలుపాలు కాక తప్పదని పోలీసులు చెబుతున్నారు.



డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు పర్యవేక్షిస్తున్న సీపీ ఎల్.సుబ్బారాయుడు

గతేడాది.. ఈ ఏడాది డ్రంకెన్ డ్రైవ్ కేసులు ఇలా..

నెల	2022	2023
జనవరి	207	107
ఫిబ్రవరి	85	243
మార్చి	216	244
ఏప్రిల్	272	–
మే	309	–
జూన్	236	–
జూలై	211	–
ఆగస్టు	235	–
సెప్టెంబర్	186	–
అక్టోబర్	227	–
నవంబర్	282	–
డిసెంబర్	171	–
మొత్తం	2,637	594

కరీంనగర్‌క్రైం: మద్యం తాగి వాహనం నడిపితే.. నడిపిన వ్యక్తితో పాటు ఎదుటివారి ప్రాణాలకు కూడా అపాయమే. నిత్యం జరుగుతున్న ప్రమాదాల్లో 70శాతం వరకు తాగి నడపడం వల్ల చోటు చేసుకునేవే. ఒక్కరు చేసిన తప్పుకు చాలా కుటుంబాలు రోడ్డుపాలు అయ్యే ప్రమాదం డ్రంకెన్‌డ్రైవ్‌తో ఏర్పడుతోంది. ఈ క్రమంలో డ్రంకెన్ డ్రైవ్ విషయంలో కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిత్యం డ్రంకెన్‌డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తూ... రెండుకన్నా ఎక్కువసార్లు మద్యం తాగి వాహనాలు నడిపి పట్టుబడితే కటకటాల వెనక్కి పంపిస్తున్నారు. దీంతో పాటు తాగి నడపొద్దని ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నారు.

కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్

- మద్యం సేవించి పట్టుబడినవారికి కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిగే అనర్థాలను గురించి ఉదాహరణలతో పాటు వివరిస్తున్నారు.
- మద్యం తాగితే అనారోగ్యంతో పాటు తాగి వాహనాలు నడిపితే ప్రమాదాలకు గురై ఇప్పటికే చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ఎందరో తల్లిదండ్రులు చేతికందిన కొడుకులను కోల్పోయిన ఘటనలు ఉన్నాయని అవగాహన సదస్సుల ద్వారా మార్పు వచ్చేలా కృషి చేస్తున్నారు.
- అయినప్పటికీ తాగి వాహనాలు నడపడం ఆపకపోగా.. పలుమార్లు పోలీసులకు పట్టుబడుతున్న వారి సంఖ్య ప్రతీనెలా పెరుగుతోంది. రెండుకన్నా ఎక్కువసార్లు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుపడిన వారిని పోలీసులు కోర్టులో ప్రవేశపెడుతున్నారు. న్యాయమూర్తులు వారికి జైలుశిక్ష, జరిమానాలు విధిస్తున్నారు.
- కరీం'నగరం'తో పాటు కమిషనరేట్ పరిధిలోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులతో పాటు సివిల్ పోలీసుల ఆధ్వర్యంలో నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
- నగరశివారు, ప్రధాన చౌరస్తాలు, అనుమానం ఉన్న గ్రామాల పరిసర ప్రాంతాల్లో నిత్యం పగలు, రాత్రనే తేడాలు లేకుండా పోలీసులు వాహనతనిఖీలు నిర్వహిస్తూ.. డ్రంకెన్‌డ్రైవ్ పరీక్షలు చేస్తున్నారు.
- మద్యంతాగి వాహనాలు నడిపిన వారికి జరిమానా విధిస్తూ.. అధికమోతాదులో తాగినవారికి జైలుశిక్ష విధించేలా చేస్తున్నారు. ఎక్కువసార్లు పట్టుపడిన వారి వివరాలు రవాణాశాఖ అధికారులకు పంపిస్తున్నారు.
- రెండుసార్లు కన్నా ఎక్కువసార్లు పట్టుబడిన వారి డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేయడానికి ట్రాఫిక్ పోలీసులు సిఫారసు చేస్తున్నారు. ఆర్టీఏ అధికారులు వారి లైసెన్సులు రద్దు చేస్తున్నారు.

మద్యంతో ప్రమాదాలు



మద్యం సేవించి వాహనాలు నడిపి ఎందరో ప్రమాదాలకు గురై ప్రాణాలు సైతం కోల్పోయిన ఘటనలు అనేకం. మద్యంమత్తులో వేగం తెలియక వారి ప్రాణాలతో పాటు ఎదుటివారిని బలిచేస్తున్నారు. నగరంలో నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నాం. పలుమార్లు మద్యం సేవించి పట్టుబడిన వారిని కోర్టులో ప్రవేశ పెడుతుండగా న్యాయమూర్తి జైలుశిక్ష విధిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దు.
- ఎల్.సుబ్బారాయుడు, కరీంనగర్ సీపీ

బాబోయ్ లీకుల గోల..!



వీసీలో పాల్గొన్న కరీంనగర్ అడిషనల్ కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్యాం ప్రసాద్‌లాల్, తదితరులు

- కలెక్టర్లు, సీపీ, ఎస్పీలను అలర్ట్ చేసిన ప్రభుత్వం
- ఆఖరు పరీక్ష వరకు నిర్వహణ బాధ్యత వారిదే
- నిర్లక్ష్యం వహించిన సిబ్బంది ఉద్యోగాలు పీకేస్తాం
- కలెక్టర్లు కూడా సెల్‌ఫోన్ తీసుకెళ్లొద్దు
- వీడియో కాన్ఫరెన్స్‌లో స్పష్టంచేసిన మంత్రి, సీఎస్



వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న విద్యాశాఖ మంత్రి సబితా

సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో వరుసగా వెలుగుచూస్తున్న లీకేజీలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్న పదోతరగతి పరీక్షల నేపథ్యంలో మరిన్ని పకడ్బందీ చర్యలకు ఉపక్రమించింది. రెండు రోజులపాటు తెలుగు, హిందీ పరీక్షల పేపర్లు వాట్సాప్ ద్వారా వైరల్ కావడంతో పరీక్షల నిర్వహణ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఓ వైపు టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ పరీక్షల పేపర్లు లీకవడం, దానిపై సిట్ దర్యాప్తు జరుగుతుండగానే.. మరోవైపు పదో తరగతి పరీక్ష పేపర్లు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుండటాన్ని విద్యాశాఖ తీవ్రంగా పరిగణించింది. దీంతో బుధవారం నుంచి పరీక్షల నిర్వహణలో ఎలాంటి అలజడులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది.

అన్ని జిల్లా కలెక్టర్లతో వీసీ..!

పదో తరగతి పేపర్లు వరుసగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం తెలుగు, మంగళవారం హిందీ పేపర్ వాట్సాప్ పేపర్లలో ప్రత్యక్షమైన తీరు పరీక్ష నిర్వహణలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతోంది. ఇది లీకేజీ కాదని చెబుతున్న పోలీసు ఉన్నతాధికారులు వాటిని సర్క్యులేట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. మంగళవారం ఉదయం హిందీ పేపర్ బయటికి వచ్చిన వెంటనే.. ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు వచ్చిన ఆదేశాల మేరకు వారివారి జిల్లాల్లో సెంటర్లను ఆకస్మిక తనిఖీలు చేశారు. అనంతరం అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ అంజనీకుమార్ తదితరులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్‌జయంతి, కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ గరీమా అగర్వాల్, అడిషనల్ సీపీ చంద్రశేఖర్, జగిత్యాల కలెక్టర్ యాస్మీన్ భాషా, ఎస్పీ భాస్కర్, పెద్దపల్లి కలెక్టర్ సంగీత సత్యనారాయణ, రామగుండం సీపీ రెమా రాజేశ్వరితోపాటు పలువురు ఆర్డీవోలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్లకు సైతం ఫోన్ అనుమతి లేదు..

ఎలాంటి చిన్న నిర్లక్ష్యాన్నైనా సహించేది లేదని స్పష్టంచేశారు. పరీక్షల విధుల్లో ఉన్న వారెవరైనా సరే నిర్లక్ష్యంగా వ్యవహరించినా వారిని సస్పెండ్ చేయడంతోపాటు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష నిర్వహణలకు పూర్తిగా డీఈవోలను బాధ్యులను చేయాలని, అవకతవలకు పాల్పడితే రిమూవల్ సర్వీస్ చేయాలని కూడా కలెక్టర్లకు సూచించారు. అన్ని సెంటర్ల వద్ద 144 సెక్షన్‌ను తప్పనిసరిగా అమలు చేయాలని పోలీసులకు సూచించారు. సెంటర్లను తనిఖీ చేసే కలెక్టర్లు, డీఈవోలు, తహసీల్దార్లు ఎవరైనా సరే లోనికి సెల్‌ఫోన్ అనుమతి లేదని స్పష్టంచేసినట్లు సమాచారం.

కరీంనగర్ పేరుతో ఉలికిపాటు..

మంగళవారం ఉదయం వరంగల్ జిల్లాలో వాట్సాప్‌లో ప్రత్యక్షమైన పదో తరగతి హిందీ పేపర్ ఉమ్మడి జిల్లా పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. పేపర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వాట్సాప్‌లో పోస్టులు చేశారని వార్తలు రావడంతో జగిత్యాల, సిరిసిల్ల, రామగుండం, కరీంనగర్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇక ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా ఈ వ్యవహారంలో ఆరా తీయడం ప్రారంభించారు. మొత్తానికి సాయంత్రానికి పేపర్ కరీంనగర్ జిల్లా నుంచి లీకవలేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఐఎంఏ ఆధ్వర్యంలో ధర్నా



ధర్నాలో పాల్గొన్న వైద్యులు

కరీంనగర్‌టౌన్: రాజస్తాన్ వైద్యులకు సంఘీభావంగా ఐఎంఏ జాతీయ శాఖ పిలుపు మేరకు ఐఎంఏ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణచౌక్‌లో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ, లోపభూయిష్టమైన రాజస్తాన్ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య బిల్లులో మార్పు కోసం ఉద్యమిస్తున్న ఆ రాష్ట్ర ఐఎంఏ వైద్యులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి లోపభూయిష్టమైన చట్టాలు అమలు చేయడం సరికాదని వీటివల్ల ప్రజలు నష్టపోతారని తెలిపారు. సరైన సమయంలో అత్యవసర చికిత్స అందక, వైద్యం అందించాల్సిన విలువైన సమయాన్ని సరైన వసతులు లేని హాస్పిటల్స్ ఉచిత వైద్యం పేరిట ఉంచి కాలయాపన చేయడం వల్ల ప్రాణాలకే ప్రమాదమన్నారు. దీనికి బదులుగా ప్రభుత్వ హాస్పిటల్స్‌ను ఆధునిక సౌకర్యాలతో సమృద్ధి పరిచి ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలని, బడ్జెట్లో ఆరోగ్యానికి ఎక్కువ నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు తప్పుడు పనులు చేస్తూ, మళ్లీ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి ఆచరణ సాధ్యంకాని హామీలు, పనులను, ఉచితాల పేరుతో ప్రజలను మోసం చేసి సమాజంలో చిచ్చుపెట్టవద్దని హెచ్చరించారు. ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రామ్‌కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వైద్యులు వెంకట్‌రెడ్డి, మహేశ్, భాగ్యరెడ్డి, అలీం, రాజేశ్వర్, ఝాన్సీ, శేషశైలజ, మానస తదితరులు పాల్గొన్నారు.

మరమ్మతు పనులు త్వరగా పూర్తిచేయండి



మరమ్మతు పనులు పరిశీలిస్తున్న రమేశ్‌రెడ్డి

కరీంనగర్‌టౌన్: జిల్లాలోని కొత్తపల్లిలో ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల భవన మరమ్మతు పనులు త్వరగా పూర్తిచేయాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ రమేశ్‌రెడ్డి సంబంధిత ఇంజినీర్లు, కాంట్రాక్టర్‌కు సూచించారు. మెడికల్ కళాశాల ఏర్పాటుకు విత్తనాభివృద్ధి సంస్థ గోదాములు కేటాయించగా, వాటిలో జరుగుతున్న మరమ్మతు పనులను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే విద్యా సంవత్సరం నుంచి మెడికల్ కళాశాల తరగతులు ప్రారంభించేలా ల్యాబ్‌లు, తరగతి గదులను సిద్ధం చేయాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలన్నారు. అనంతరం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను కలిసి మెడికల్ కళాశాల పునర్నిర్మాణ పనులపై చర్చించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పనులు వేగవంతంగా చేసేందుకు కావాల్సిన అన్ని వసతులు, నిధులు ప్రభుత్వం నుంచి అందేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి ఎలాంటి పెండింగ్ పనులు ఉండకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనారాయణ, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల పాల్గొన్నారు.

క్వింటాల్ పత్తి ధర రూ.7,700

జమ్మికుంట(హుజూరాబాద్): జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో క్వింటాల్ పత్తి ధర గరిష్ఠంగా రూ.7,700 పలికింది. మంగళవారం మార్కెట్‌కు 97 వాహనాల్లో 1,753 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తీసుకురాగా క్వింటాల్‌కు మోడల్ ధర రూ.7,400, కనిష్ఠ ధర రూ.6,800 చెల్లించారు. గన్నీ సంచుల్లో 9 మంది రైతులు 8 క్వింటాళ్ల పత్తిని తీసుకురాగా క్వింటాల్‌కు గరిష్ఠ ధర రూ.7,200, మోడల్ ధర రూ.7,000, కనిష్ఠ ధర రూ.6,000 పలికింది. కాగా బుధవారం బాబు జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా మార్కెట్‌యార్డుకు సెలవు ఉంటుంది.

'శాతవాహన'కు రూ.20 కోట్లు

- గిరిజన వసతిగృహాల నిర్మాణానికి నిధులు
- బాలురకు రూ.10 కోట్లు, బాలికలకు రూ.10 కోట్లు
- హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, సంఘాలు



శాతవాహన యూనివర్సిటీ

శాతవాహనయూనివర్సిటీ(కరీంనగర్): శాతవాహన యూనివర్సిటీకి రూ.20 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. వర్సిటీ ప్రాంగణంలో రెండు గిరిజన విద్యార్థుల వసతిగృహాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందులో బాలుర వసతి గృహానికి రూ.10 కోట్లు, బాలికల వసతి గృహానికి రూ.10 కోట్లు మంజూరయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 7 యూనివర్సిటీలకు గాను ఒక్కో యూనివర్సిటీకి రూ.20 కోట్లు మంజూరు చేశారు. ఇందులో భాగంగా శాతవాహనకు 2 వసతిగృహాలు కేటాయించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.

గిరిజన విద్యార్థులకు ప్రత్యేకంగా..

ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలతో పాటు కరీంనగర్‌లోని శాతవాహనకు నిధులు మంజూరు చేయగా, ప్రత్యేకంగా గిరిజన విద్యార్థులకు రెండు వసతిగృహాలు నిర్మించతలపెట్టారు. ఒక్కో హాస్టల్‌లో కనీసం 300 మంది వరకు మొత్తం 600 మంది ఉండేలా నిర్మాణాలు చేపట్టనున్నట్లు సమాచారం. శాతవాహన మెయిన్ క్యాంపస్‌లో అందరికీ కలిపి (బాలుర, బాలికలకు) వేర్వేరుగా ఉండగా ఇప్పుడు ప్రత్యేకంగా గిరిజనులకు వసతిగృహాల నిర్మాణాలు చేపడుతున్నారు. గిరిజన విద్యార్థులకు పూర్తిగా వసతి కల్పించిన తర్వాత మిగతావారు కూడా ఉండేలా సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా మానేరుడ్యాం వద్ద గల శాతవాహన ఫార్మసీ క్యాంపస్‌లో ఉన్న వసతిగృహాలు పాత భవనాల్లో కొనసాగుతున్నాయి. వాటికి కూడా నూతన భవనాలు నిర్మించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తుండగా గతంలోనే వీటి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించారు.

వీసీ ప్రత్యేక చొరవతో..

శాతవాహన యూనివర్సిటీకి నిధుల కేటాయింపునకు వీసీ ప్రొఫెసర్ ఎస్.మల్లేశ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. నిధుల కేటాయింపు కోసం న్యాక్ గుర్తింపు లేకపోవడం, ఇతర కారణాలు పరిశీలించినప్పుడు నిధులు పొందేందుకు శాతవాహనకు అర్హత లేదు. కాగా 12బీ సాధించామని, త్వరలోనే న్యాక్ గుర్తింపునకు ముమ్మరంగా కృషిచేస్తున్నట్లు వీసీ ప్రభుత్వానికి, సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా శాతవాహన సమస్యలపై, వసతిగృహాలు కేటాయిస్తే విద్యార్థులకు మరింత సౌకర్యాలు మెరుగుపడతాయని లోతుగా వివరించి తుదకు నిధులు సాధించినట్లు తెలిసింది.

నిధుల కేటాయింపు హర్షణీయం



శాతవాహన యూనివర్సిటీలో గిరిజన విద్యార్థులకు ప్రత్యేకంగా వసతిగృహాల నిర్మాణానికి రూ.20 కోట్లు మంజూరు చేయడం హర్షణీయం. దీని ద్వారా విద్యార్థులకు మరింత వసతి సౌకర్యాలు మెరుగుపడుతాయి.
- జి.బీమాసాహెబ్, తెలంగాణ గిరిజన సంఘం ఉపాధ్యక్షుడు

సౌకర్యాలు పెరుగుతాయి



శాతవాహనలో గిరిజన విద్యార్థులకు ప్రత్యేకంగా వసతిగృహాల నిర్మాణం చేపట్టడం సంతోషకరం. వెంటనే నిర్మాణాలు చేపట్టి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి.
- జి.తిరుపతి, డీవైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి

మరిన్ని వసతులు



రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలతో పాటు శాతవాహనలో గిరిజన విద్యార్థులకు వసతిగృహాలు నిర్మించేందుకు ప్రభుత్వం ఒక్కో వర్సిటీకి రూ.20 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీంతో 600 మంది విద్యార్థులకు మరింత వసతి కల్పించవచ్చు. న్యాక్ గుర్తింపు సాధనకు కృషిచేస్తున్నాం. త్వరలోనే సాధిస్తాం.
- ప్రొఫెసర్ ఎస్.మల్లేశ్, శాతవాహన వీసీ

క్లుప్తంగా

టాపర్స్ ఒలింపియాడ్‌లో విద్యార్థుల ప్రతిభ



పతకాలు సాధించిన విద్యార్థులతో అనంతరెడ్డి

సప్తగిరికాలనీ(కరీంనగర్): కరీంనగర్ మంకమ్మతోటలోని సాయిమానేరు పాఠశాలకు చెందిన విద్యార్థులు ఇటీవల టాపర్స్ ఐఐటీ ఫౌండేషన్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింయాడ్‌లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. మ్యాథ్స్, సైన్స్ విభాగాల్లో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన ఒలింపియాడ్‌లో 11 మంది విద్యార్థులు బంగారు, 11 మంది రజత, 11 మంది కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను మంగళవారం విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి అభినందించారు. విద్యార్థులు కేవలం విద్యలోనే కాకుండా అన్ని రంగాల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, ఏఓ సుభాష్‌కుమార్, వైస్ ప్రిన్సిపాల్ సరితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సర్టిఫికెట్లు అందజేత



సర్టిఫికెట్లతో విద్యార్థులు

శాతవాహనయూనివర్సిటీ(కరీంనగర్): ఎస్సారార్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ అటానమస్ కళాశాల రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో మంగళవారం కెమ్‌డ్రా, సోప్ మేకింగ్ సర్టిఫికెట్ కోర్సుల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రామకృష్ణ చేతుల మీదుగా సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. కార్యక్రమంలో కెమ్‌డ్రా సర్టిఫికెట్ కోర్సు కోఆర్డినేటర్ కె.భాస్కర్, సోప్ మేకింగ్ సర్టిఫికెట్ కోర్సు కోఆర్డినేటర్ జీవీఆర్ సాయిమధుకర్, రసాయనశాస్త్ర అధ్యాపకులు ఎం.శ్రీధర్, జి.శ్రీనివాస్, బి.మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

గంగాధర(చొప్పదండి): మండలంలోని కురిక్యాల శివారు వరదకాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కొట్టుకువచ్చినట్లు ఎస్సై అభిలాష్ పేర్కొన్నారు. ఎస్సై వివరాల ప్రకారం.. కురిక్యాల గ్రామానికి చెందిన సర్పంచు మేచినేని నవీన్‌రావుకు వరద కాలువ సమీపంలో పంటపొలాలు ఉన్నాయి. మంగళవారం పొలం వద్దకు వెళ్లి వస్తుండగా వరదకాలువలో మహిళ మృతదేహం నీటిపై తేలుతూ కనిపించింది. పోలీసులకు సమాచారం అందించగా నీటినుంచి బయటకు తీయించారు. మృతదేహం కుళ్లిపోయి గుర్తుపట్టరాకుండా ఉంది. పంచనామా నిర్వహించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

విత్తన ప్యాకెట్‌పై క్యూఆర్ కోడ్

- మోసాలకు అడ్డుకట్ట
- విత్తనోత్పత్తి, విక్రయ విధానంలో మార్పులు

కరీంనగర్ అర్బన్: పంట బాగా పండాలన్నా.. నామమాత్రంగా మిగలాలన్నా విత్తన నాణ్యతే మూలం. ఈ క్రమంలో విత్తన దశలోనే మోసాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం నడుం బిగించింది. ఎంతటివారైనా నిబంధనలకు లోబడి వ్యవహరించాల్సిందేనని స్పష్టం చేస్తుండగా యంత్రాంగం తదనుగుణంగా చర్యలు చేపడితే రైతన్నకు కొండంత భరోసా. కాగా ఏటా నకిలీ విత్తనాల వలలో రైతన్న చిక్కి శల్యమైన ఘటనలు ఎన్నెన్నో. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యలకు ఓ చక్కటి పరిష్కారంతో ముందడుగు వేసింది. ఖరీఫ్‌నుంచి రైతులకు సరఫరా చేసే విత్తన విక్రయ విధానంలో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది. ఈ మార్పుతో విత్తన మోసాలకు అడ్డుకట్టపడి, రైతులకు నాణ్యమైన విత్తులు అందే అవకాశం ఉంటుంది. ఇక ప్రతి విత్తన ప్యాకెట్‌పై క్యూఆర్‌కోడ్ తప్పనిసరి చేస్తోంది.

నకిలీలో పత్తిదే అగ్రస్థానం

జిల్లాకేంద్రంగా ఏటా దాదాపు 90లక్షల పత్తి సర్టిఫైడ్ విత్తనాలు ఉత్పత్తి అవుతున్నాయి. వివిధ రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలోనూ వీటిని ప్రముఖ కంపెనీలు విక్రయిస్తున్నాయి. అవే కంపెనీల పేరుతో నకిలీ బ్రాండ్లు విచ్చలవిడిగా మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇక వరి, మొక్కజొన్నలో నకిలీ వ్యవహారాలకు అంతులేకుండా పోతోంది. గతంలో శంకరపట్నం మండలంలోని సీడ్ మిల్లులో అక్రమాలు వెలుగుచూడటం విశేషం. విత్తన ధ్రువీకరణ అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతుండగా ఇంకా విచారణ సాగుతుండటం గమనార్హం.



గతంలో పట్టుబడిన నకిలీ విత్తనాలు

సెల్‌ఫోన్‌తో స్కానింగ్

విత్తనోత్పత్తి చేసిన కంపెనీలు విత్తన ప్యాకెట్‌ను మార్కెట్‌లో రిటైల్ దుకాణాలకు విక్రయించే సమయంలోనే ప్రతి ప్యాకెట్‌పై బార్‌కోడ్/క్యూఆర్ కోడ్ తప్పనిసరిగా ముద్రించాలని కేంద్రం ఆదేశించింది. క్యూఆర్‌కోడ్‌ను ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే అందులో విత్తనోత్పత్తి చేసిన రైతు, ప్రాంతం పూర్తి వివరాలు అందులో కనిపించాలి. దాంతోపాటే ఎక్కడ శుద్ధి చేశారు, ఎవరు పరీక్షించారు అనే వివరాలు కూడా తెలియాలి. జన్యుమార్పిడి ద్వారా విత్తనోత్పత్తి చేసిన విత్తనాలైతే ఆ వివరాలు సైతం బార్‌కోడ్‌లో కనిపించాలి. ఏ కంపెనీ ఎక్కడ సేకరించింది అన్నది కూడా ఉండాల్సిందే. ఇన్ని వివరాలు ఉన్నప్పుడు నకిలీ విత్తన వ్యాపారానికి అవకాశమే ఉండదు.

ప్రైవేటు విత్తుదే సింహభాగం

జిల్లాలో అన్ని రకాల పంటలు కలిపి సాధారణ సాగు 3.40లక్షల ఎకరాలు కాగా 3లక్షల ఎకరాలు సాగు చేస్తుంటారు. ఏటా పత్తి, వరి, కంది, పెసలు, ఇతర పంటలు సాగు చేసేందుకు రైతులకు 80వేల మెట్రిక్ టన్నుల విత్తనాలు అవసరమని అంచనా. ఇందులో ఒక్క పత్తి, వరి సాగుకే సింహభాగం అవసరం. రైతులకు అవసరం ఉన్నదాంట్లో కేవలం 30శాతం విత్తనాలు మాత్రమే ప్రభుత్వం సరఫరా చేస్తోంది. గతేడాది ప్రభుత్వం 25వేల మెట్రిక్ టన్నుల విత్తనాలు మాత్రమే సరఫరా చేయగా ప్రైవేటు కంపనీలు రైతులకు రిటైల్ వ్యాపారుల ద్వారా 60వేల మెట్రిక్ టన్నుల విత్తనాలు విక్రయించాయి. ప్రభుత్వ సరఫరా కంటే దాదాపు మూడింతల మార్కెట్ ప్రైవేటు కంపనీలకు ఉండటంతో అధికశాతం కంపెనీలు దిక్కూమొక్కూ లేని నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నాయి. అడపాదడపా విజిలెన్స్ దాడులు చేసి పట్టుకున్నా సాక్ష్యాధారాలు బలంగా ఉంటేనే కేసులు నిలుస్తున్నాయి.

జిల్లాలో సాగు చేసే పంటల విస్తీర్ణం(ఎకరాల్లో)	
వరి	2,22,199
పత్తి	1,00,979
కందులు	5,476
పెసలు	2,524
మిర్చి	460
పసుపు	426
కూరగాయలు	1,876
ఇతర పంటలు	5,882

పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలి

- కరీంనగర్ సీపీ ఎల్.సుబ్బారాయుడు



మాట్లాడుతున్న సీపీ సుబ్బారాయుడు

కరీంనగర్‌క్రైం: అన్నివర్గాల ప్రజలు పరస్పర సహకారంతో మెదులుతూ ప్రతి పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కరీంనగర్ సీపీ ఎల్.సుబ్బారాయుడు అన్నారు. రాబోవు రంజాన్ పర్వదినం సందర్భంగా మంగళవారం పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, ఎలాంటి ఘటనలు లేకుండా శాంతియుతంగా ఉండే ప్రాంతాలే అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతాయన్నారు. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవడం జరిగిందని వివరించారు. ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతను తెలుసుకొని ఉండాలని చెప్పారు. అత్యుత్సాహం ప్రదర్శించే చర్యలకు పాల్పడటం ద్వారా ఇబ్బందులు కలుగుతాయన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు. ఇతరుల మత విశ్వాసాలకు భంగం కలిగించకూడదని కోరారు. మసీదుల వద్ద పార్కింగ్ క్రమ పద్ధతిలో ఉండాలన్నారు. మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ లను ప్రోత్సహించకూడదని చెప్పారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ (పరిపాలన) జి.చంద్రమోహన్, ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారి గైట్ మహేశ్ బాబా సాహెబ్, ఏసీపీలు తుల శ్రీనివాసరావు, విజయ్‌కుమార్, ఎస్బీఐలు జి.వెంకటేశ్వర్లు, బి.సంతోష్‌కుమార్, శాంతి కమిటీ సభ్యులు మధుసూదన్‌రెడ్డి, ఎంఏ రఫీక్, జగదీశ్ చారి, ఇనుగుర్తి రమేశ్, రాధాకిషన్, మన్సూర్ తవక్కలి, సయ్యద్ ముజఫర్, ఘనశ్యామ్ ఓజా తదితరులు పాల్గొన్నారు.

నేడు దసరా సినిమా విజయోత్సవ సభ



పోస్టర్ ఆవిష్కరిస్తున్న మంత్రి గంగుల, తదితరులు

కరీంనగర్‌కల్చరల్: తెలంగాణ యాసతో నాని, కీర్తి సురేష్ నటించిన 'దసరా' చిత్రం విజయోత్సవ సభను బుధవారం సాయంత్రం కరీంనగర్‌లోని ఎస్సారార్ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. మంగళవారం సభకు సంబంధించిన పోస్టర్‌ను రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ కుటుంబ నేపథ్యం, బంధాలు అనుబంధాల గురించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన వేణు నిర్మించిన బలగం సినిమా విజయవంతం కాగా కరీంనగర్‌లోనే విజయోత్సవ సభ నిర్వహించారని వివరించారు. సింగరేణి బొగ్గు గని జీవితాల నేపథ్యంతో తీసిన దసరా సినిమా విజయవంతం కావడం, విజయోత్సవ సభను కరీంనగర్‌లో నిర్వహించనుండడం అభినందనీయమన్నారు. హైదరాబాద్ తర్వాత రెండో గొప్ప నగరంగా కరీంనగర్‌ను తీర్చి దిద్దుతున్నామని, అందుకే సినిమా విజయోత్సవ సభలను ఇక్కడ జరుపుకోవాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

చికిత్స పొందుతూ బాలిక మృతి

- ప్రహరీ కూలిన ఘటనలో రెండు రోజుల్లో మృత్యుఒడికి తల్లీకూతురు
- ఎల్లారెడ్డిపేటలో విషాదం



అక్షయ(ఫైల్)



ఆసుపత్రిలో అక్షయ మృతదేహం

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ప్రహరీ ఆ ఇంట్లో తీరని విషాదం నింపింది. మృత్యు శకటంగా మారి తల్లీకూతురు ప్రాణాలు తీసింది. ఈ హృదయ విదారకర ఘటనతో ఎల్లారెడ్డిపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలిలా ఉన్నాయి.. స్థానిక అంబేద్కర్‌నగర్‌కు చెందిన ఆరె దేవవ్వ (36), ఆమె కూతురు అక్షయ(16)లు కలిసి సోమవారం తమ ఇంటివద్ద ప్రహరీని ఆనుకొని ఇసుక పోశారు. ఈ క్రమంలో ఒక్కసారిగా కూలి, వారిపై పడింది. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. దేవవ్వ భర్త నర్సయ్య వెంటనే బాధితులను ఆసుపత్రికి తరలించగా అప్పటికే దేవవ్వ మృతిచెందింది. అక్షయను కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న అక్షయ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు మంగళవారం ఉదయం చెప్పారు. ఒకవైపు కూతురు చావుబతుకుల్లో ఉండగానే కుటుంబసభ్యులు, బంధువులు తల్లి మృతదేహానికి సాయంత్రం దహన సంస్కారాలు పూర్తి చేసి, ఇంటికి వచ్చారు. అప్పుడే వారికి అక్షయ కూడా చనిపోయినట్లు తెలిసి, కన్నీరుమున్నీరుగా విలపించారు. రెండు రోజుల వ్యవధిలో తల్లీకూతురు మృతితో స్థానికులు కంటతడి పెట్టారు. దేవవ్వ భర్త నర్సయ్య దినసరి కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అక్షయ ఇంటర్మీడియట్ చదువుతోంది. ఆమె త్వరగా కోలుకోవాలని సహచర విద్యార్థులు స్థానిక ఆలయాల్లో చేసిన పూజలు ఫలించలేదు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శేఖర్ తెలిపారు.

బలగం సినిమా చూసి ఒక్కటైన కుటుంబం



బలగం సినిమా చూసి కలిసిన కుటుంబం

ఇబ్రహీంపట్నం(కోరుట్ల):బలగం సినిమా చూసి స్పందించిన ఓ కుటుంబం కలహాలు వీడి ఒక్కటైంది. వివరాలు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలోని సుభాష్ చంద్రబోస్ చౌరస్తా వద్ద సోమవారం రాత్రి బలగం సినిమా ప్రదర్శించారు. గ్రామస్తులు భారీసంఖ్యలో తరలివచ్చి సినిమా తిలకించారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలు చూస్తూ గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. అయితే, గ్రామానికి చెందిన అన్నదమ్ములు బొప్పరతి సంజీవ్, రాజేందర్, జనార్దన్ కుటుంబాలు కూడా సినిమా తిలకించాయి. ఈ మూడు కుటుంబాలు మనస్పర్థలతో 15ఏళ్లుగా మాట్లాడుకోవడంలేదు. వీరి తల్లి బొప్పరాతి తారబాయి మంగళవారం ఉదయం వృద్ధాప్య కారణాలతో మృతి చెందింది. బలగం సినిమాలో మాదిరిగానే ముగ్గురు అన్నదమ్ములు, వారి కుటుంబాలు కలిసిపోయాయి. తల్లి అంతిమయాత్ర నిర్వహించాయి.

ఆరోగ్య పథకం సేవలు వినియోగించుకోవాలి

వీణవంక(హుజూరాబాద్): మహిళలు సంపూర్ణ ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చికిత్సలు, సేవలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. మంగళవారం మండలంలోని చల్లూరు ఆరోగ్య క్రేంద్రంలో మహిళ ఆరోగ్య పథకం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్త్రీలకు సంబంధించి క్యాన్సర్, స్క్రీనింగ్, సూక్ష్మ పోషకాల లోపాలు తదితర వ్యాధులపై ప్రతీ మంగళవారం జిల్లాలోని బుట్టి రాజారాంకాలనీ, చొప్పదండి, చల్లూరు ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు పూర్తిస్థాయిలో సేవలు అందిస్తున్నారని మహిళలు వినియోగించుకోవాలన్నారు. అనంతరం ఘన్ముకుల గ్రామంలోని ఐసీడీఎస్ కేంద్రంలో పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని సందర్శించారు. గర్భిణులు, బాలింతల పోషణ యొక్క ప్రాముఖ్యత తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాజిద, మహిళ శిశు సంక్షేమ అధికారి సబిత, ఉప వైద్యాధికారి చందు తదితరులు పాల్గొన్నారు.

సెస్ అసిస్టెంట్ హెల్పర్‌కు గాయాలు

వేములవాడ: పట్టణంలోని రెండో బైపాస్‌రోడ్డులో విద్యుత్ సరఫరాలో ఏర్పడిన సమస్యను మంగళవారం పరిష్కరించే క్రమంలో అసిస్టెంట్ హెల్పర్ తిరుపతికి తీవ్రగాయాలయ్యాయి. అతన్ని హుటాహుటిన స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయిస్తున్నారు. తిరుపతికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.

బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో చోరీ

కథలాపూర్: మండల కేంద్రంలో మంగళవారం బీఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆ సమయంలో జేబుదొంగలు తమ పని కానిచ్చేశారు. కథలాపూర్ మండలంలోని కలిగోట గ్రామానికి చెందిన పత్రి నర్సయ్య జేబులో నుంచి రూ.50 వేలు, తాండ్ర్యాల గ్రామానికి చెందిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ గంగారావు జేబులో నుంచి రూ.10 వేలు కాజేశారు. మరో ఇద్దరు నాయకులకు చెందిన రూ.2 వేల చొప్పున మాయమయ్యాయి. కానీ వారు బయటకు చెప్పడానికి ఇష్టపడటం లేదు. ఆత్మీయ సమ్మేళనానికి ఎక్కువ మంది హాజరవడం దొంగలకు కలిసొచ్చినట్లయిందని పలు వురు బీఆర్‌ఎస్ నాయకులు వాపోయారు.

చోరీ కేసులో ఒకరి అరెస్టు

కథలాపూర్(వేములవాడ): మండలంలోని తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన తాళ్లపెల్లి గంగాధర్‌ను దొంగతనం కేసులో అరెస్టు చేసినట్లు ఎస్సై శ్వేత తెలిపారు. ఆమె వివరాల ప్రకారం.. తక్కళ్లపల్లిలో ఈ నెల 1న రాత్రి ఎండీ.సాజిద్ ఇంట్లోకి చొరబడి పీరీలకు అలంకరించే వెండి ఆభరణాలను గంగాధర్ చోరీ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అతని వద్ద 768 గ్రాముల వెండి ఆభరణాలు దొరికాయని ఎస్సై పేర్కొన్నారు. దీంతో మంగళవారం గంగాధర్‌ను అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపించినట్లు చెప్పారు.

తృటిలో తప్పిన ప్రమాదం

ధర్మపురి: మంగళవారం గోదావరి పుణ్యస్నానాలకు వస్తున్న భక్తుల కారు ధర్మపురిలోని బోయవాడలో రోడ్డుపై గుంతలో దిగబడింది. ఎంతకీ బయటకు రాకపోవడంతో స్థానికుల సాయంతో లాగారు. భక్తులకు తృటిలో ప్రమాదం తప్పిందని అక్కడున్నవారు తెలిపారు. భక్తులు నిత్యం గోదావరి స్నానాలకు వెళ్లే ప్రధాన రహదారి ఇదే. రోడ్డుపై గుంత ప్రమాదరంగా మారింది.

'పది' పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి



కేంద్రాన్ని సందర్శిస్తున్న ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్, తనిఖీ చేస్తున్న అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్

- ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్

కరీంనగర్: పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని ధన్గర్‌వాడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. కేంద్రంలో సీసీ కెమెరాలు, తాగునీటి వసతులు ఉన్నాయా, ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసుల వివరాలు తెలుసుకున్నారు. కేంద్రాల్లోకి సెల్‌ఫోన్‌లు అనుమతించవద్దని, ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్ వెంట డీఈవో జనార్దన్‌రావు, ఆర్డీఓ ఆనంద్‌కుమార్ తదితరులు ఉన్నారు.

పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

కరీంనగర్: పదో తరగతి పరీక్షల నిర్వహణలో భాగంగా మౌలికవసతులు సరిగా ఉండాలని అదనపు కలెక్టర్ జీవీ శ్యామ్‌ప్రసాద్‌లాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ముకరంపురలో గల వాణినికేతన్ బాల విహార్ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులు పరీక్ష రాసే విధానం, సరళిని పరిశీలించారు. పరీక్షకు హాజరైన విద్యార్థుల వివరాలు చీఫ్ సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. మాస్ కాపీయింగ్ జరుగకుండా పర్యవేక్షించాలని ఇన్విజిలేటర్స్‌ను ఆదేశించారు. సమీపంలో ఎలాంటి జిరాక్స్ సెంటర్లు ఉండరాదని, 144 సెక్షన్ పటిష్ఠంగా అమలు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు.

ఎల్లమ్మ బోనాల జాతర విజయవంతం చేయండి



కరపత్రం ఆవిష్కరిస్తున్న సత్యనారాయణగౌడ్, పొన్నం ప్రభాకర్ తదితరులు

కరీంనగర్‌కల్చరల్: జిల్లా కేంద్రంలోని బొమ్మకల్ బైపాస్ రోడ్డులో గల రేణుకా ఎల్లమ్మ ఆలయంలో నిర్వహించే బోనాల జాతరను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌గౌడ్ పిలుపునిచ్చారు. జాతరకు సంబంధించిన కరపత్రాలను మంగళవారం ఆవిష్కరించి మాట్లాడారు. ఈనెల 23 నుంచి 26 వరకు జాతర నిర్వహిస్తామని, బుధవారం అమ్మవారి ఉత్సవ విగ్రహ గంగస్నానం, లందకి బొట్టు పెట్టే కార్యక్రమాలు ఉంటాయని, ఈనెల 8 నుంచి 22 వరకు జోగు కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. 23న అక్షయ తృతీయ సందర్భంగా ఉదయం 7 గంటల నుంచి పోచమ్మ బోనాలు, 24న పాత బజార్ నుంచి ఘటం కుండ ఊరేగింపు, 25 పంచమి రోజున సాయంత్రం రాంనగర్ నుంచి ఎల్లమ్మతల్లి ఆలయం వరకు బోనాల కార్యక్రమం ఉంటుందన్నారు. అనంతరం రేణుకాదేవి జమదగ్నిల సిద్ధయాగ కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారని వివరించారు. 26న నాగవెల్లి పట్నాలు, మొక్కుల చెల్లింపులు, మహాపూజ, మంగళహారతి, మంత్రపుష్పము కార్యక్రమాలతో జాతర ముగుస్తుందని వెల్లడించారు. కల్యాణం రోజు ఊరేగింపు అనంతరం అన్నదానం ఉంటుందని తెలిపారు. ప్రతి గౌడ కులస్తుడు రాజకీయాలు, హోదాలకతీతంగా జాతరలో పాల్గొని కుల ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాలకు మంత్రులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని చెప్పారు. కార్యక్రమంలో ఎస్వీజీ గ్రానైట్స్ అధినేత రాచకొండ తిరుపతిగౌడ్, ఆదర్శ సత్యనారాయణగౌడ్, కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ శ్రీనివాస్‌గౌడ్, నాయకులు మాచెర్ల ప్రసాద్‌గౌడ్, కోడూరి మహేందర్‌గౌడ్, హరికుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

భర్తపై హత్యాయత్నం కేసులో భార్య, ఆమె ప్రియుడి అరెస్టు



వివరాలు వెల్లడిస్తున్న సీఐ ఉపేందర్

తంగళ్లపల్లి(సిరిసిల్ల): భర్తను కడతేర్చి, ప్రియుడితో కలిసి వెళ్లిపోదామని ప్లాన్ వేసిన కిలాడీ భార్యను, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. సిరిసిల్ల రూరల్ సీఐ బి.ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. తంగళ్లపల్లి మండలంలోని ఇంద్రానగర్ భరత్‌నగర్ కాలనీకి చెందిన చిట్యాల శైలజ–బాలకృష్ణలకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. కాగా శైలజ తనకు వరుసకు మరిది అయ్యే చిట్యాల శ్రీకాంత్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం బాలకృష్ణకు తెలియడంతో పద్ధతి మార్చుకోవాలని ఇద్దరినీ హెచ్చరించాడు. ఈ క్రమంలో బాలకృష్ణ తమకు అడ్డుగా ఉన్నాడని, అతన్ని ఎలాగైనా చంపాలనుకున్నారు. గత మార్చి 3న శైలజ, శ్రీకాంత్‌లు కలిసి పొలం వద్ద కరెంట్ షాక్ పెట్టారు. కానీ అదృష్టవశాత్తు బాలకృష్ణ తృటిలో తప్పించుకున్నాడు. అతను చనిపోలేదని గ్రహించిన శైలజ, శ్రీకాంత్‌లు భయంతో ఇంటి నుంచి పారిపోయారు. బాలకృష్ణఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు వరంగల్‌లో తలదాచుకున్నట్లు గుర్తించి, మంగళవారం ఉదయం అరెస్టు చేసి, సిరిసిల్లకు తరలించారు. శైలజ, శ్రీకాంత్‌లను రిమాండ్‌కి తరలిస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు.

మెరుగైన ఒప్పందం సాధించేలా కృషి



గేట్ మీటింగ్‌లో మాట్లాడుతున్న సత్తయ్య

గోదావరిఖని(రామగుండం): కోల్‌కత్తాలో ఈనెల 18న జరిగే 11వ వేతన ఒప్పందంలో మెరుగైన అగ్రిమెంట్ సాధించేలా కృషి చేస్తామని బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య పేర్కొన్నారు. మంగళవారం ఓసీపీ–3 కృషిభవన్‌లో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్‌లో మాట్లాడారు. వేజ్ బోర్డులో 19శాతం మినిమం గ్యారెంటీ బెనిఫిట్ అంగీకారం కుదిరిందన్నారు. మిగిలిన అంశాలపై మేనేజ్‌మెంట్ పూర్తిస్థాయిలో సానుకూలమైన వాతావరణంలో చర్చలు జరిగేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. వేతన పరిష్కారంలో మిగిలిన ఇతర అంశాలపై ఇంకా ఏకాభిప్రాయం లేకున్నా ఒప్పందం కుదిరిన తర్వాతే మంత్రిత్వశాఖ ఆమోదం కోసం పంపబడుతుందన్నారు. కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని త్వరలో వేజ్‌బోర్డు ఒప్పందం ఖరారు చేసేలా కోల్ ఇండియా యాజమాన్యంపై ఒత్తిడి తెస్తామని వివరించారు. కార్యక్రమంలో నాయకులు వడ్డేపల్లి కుమారస్వామి, సారంగపాణి, మాదాసు రవీందర్, నీలం రవి, మంచినీళ్ల స్వామి, చిర్ర ఆంజనేయులు, పోతరాజు భాస్కర్, యాదగిరి నరేష్, ఈదునూరి శ్రీనివాస్, ఉప్పులేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలి



మాట్లాడుతున్న సేఫ్టీ జీఎం సాంబయ్య

గోదావరిఖని(రామగుండం): రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించి సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని రామగుండం రీజియన్ సేఫ్టీ జీఎం సాంబయ్య పిలుపునిచ్చారు. మంగళవారం ఆర్జీ–1 ఏరియా జీడీకే–11గనిలో ఏర్పాటు చేసిన సమావేశంలో జీఎం చింతల శ్రీనివాస్‌తో కలిసి మాట్లాడారు. సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అమలు చేయడంపై గుర్తు చేశారు. రక్షణ చర్యలు పాటించిన తర్వాతే బొగ్గు ఉత్పత్తిపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. సమావేశంలో అధికారులు బి.సత్యనారాయణ, శ్రీనివాస్, నెహ్రూ, రాందాస్, రాజబాబు, జాన్సన్, రాజేశం తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

జ్యోతినగర్(రామగుండం): భవన నిర్మాణరంగ కార్మికులకు ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర నాయకులు గుజ్జుల సత్యనారాయణరెడ్డి, తోకల రమేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఎన్టీపీసీ రామగుండంలోని యూనియన్ కార్యాలయంలో కార్మికులు పలువురు యూనియన్‌లో చేరిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. వేల కోట్ల రూపాయలు భవన నిర్మాణరంగంలో ఉన్నా కార్మికులకు ఎలాంటి ప్రయోజనాలు లేవన్నారు. . ఈసందర్భంగా యూనియన్‌లో చేరినవారికి కండువాలు కప్పి స్వాగతించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్, గుమ్మడి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.